క్లుప్తంగా

సత్తెన్న పెళ్లికొడుకాయెనె..



స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న భక్తులు

ఏలేశ్వరం: అనంతలక్ష్మీ సమేత సత్యనారాయణస్వామి వారి పాంచాహ్నిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, కుమార్తెగా చేశారు. స్థానిక ఏలేరునది ఒడ్డున ఉన్న స్వామివారి ఆలయంలో అర్చకుడు పొన్నూరు సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, కుమార్తెగా ముస్తాబు చేసి పూజలు చేశారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి కల్యాణం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మజ్జి అప్పారావు, గూనాపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

తామరాడలో పారిశుధ్య డ్రైవ్

కిర్లంపూడి: సీడ్స్ స్వర్ణ భారతి ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా తామరాడలో పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గోకేడ రాంబాబు మాట్లాడుతూ రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక పారిశుధ్య సిబ్బందితో పాటు కాకినాడ నుంచి వచ్చిన పారిశుధ్య సిబ్బంది కలిసి గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలను శుభ్ర పరుస్తున్నారన్నారు. మంగళవారం గ్రామ పరిశుభ్రతకు కృషి చేసిన పారిశుధ్య సిబ్బందిని సర్పంచ్ అయ్యన్న, పలువురు గ్రామ పెద్దలు అభినందించారు.

కొండ చిలువ హతం



కాలనీవాసుల చేతిలో హతమైన కొండచిలువ

శంఖవరం: కత్తిపూడి కొండవారిపేటలో మంగళవారం కొండచిలువను హతమార్చారు. సుమారు 6 అడుగుల ఉన్న కొండ చిలువ కాలనీలోకి చొరబడుతుండడంతో స్థానికులు చూసి భయపడ్డారు. దీంతో దానిని హతమార్చారు. కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

జగ్గంపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రనాయుడు తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి గల కోర్సులు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి



సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు వెంకటేశ్వరరావు

పిఠాపురం: స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోడానికి ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పరిష్కార కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తహసీల్దారు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం గొల్లప్రోలు మండల గ్రీవెన్స్ పరిష్కార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంలో వచ్చే సమస్యల పరిష్కారానికి కమిటీలో చర్చించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, నగరపంచాయతీ, పోలీసు, మండల పరిషత్, సర్వే, అధికారులు పాల్గొన్నారు.

కంటింజెంట్ ఉద్యోగుల వేతనం పెంచాలి

ప్రత్తిపాడు: వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 28 ఏళ్లుగా పని చేస్తున్న కంటింజెంట్ ఉద్యోగుల వేతనం జీఓ నం.549 ప్రకారం పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాన చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆఫీసు సబార్డినేట్ నాలుగో తరగతి ఉద్యోగులు జీఓ నం.143లో స్టాఫ్ పేట్రన్‌లో ఆఫీసు సబార్డినేట, ఎంఎన్‌ఓ పోస్టులు లేనందున వారిచే శానిటరీ కం అటెండర్ కం వాచ్‌మెన్‌గా పనులు చేయమని ఒత్తిడి తెస్తుండడంతో నాలుగో తరగతి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఉద్యోగుల ఇబ్బందులను, సమస్యలను వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌ను కలిసి కాకినాడ జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల తరపున వినతిపత్రం సమర్పించామని చెప్పారు. చీఫ్ సెక్రటరీ, కమిషనర్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు ఏవీఎంఎల్ దేవర, రాజశేఖర్, మోషీ, లావణ్య, లోవసుధ, శ్రీదేవి, వై.శ్రీనివాస్, కె.శ్రీనివాస్ తదితరులున్నారు.

సంక్షేమానికి చిరునామా ఎన్‌టీఆర్, వైఎస్సార్

- చంద్రబాబు పచ్చి మోసగాడు
- ప్రజలను వంచించేందుకే టీడీపీ మేనిఫెస్టో
- 98.5 శాతం హామీలు అమలు చేసిన సీఎం జగన్
- మంత్రి దాడిశెట్టి రాజా



తుని శ్రీరామా సెంటర్లో దివగంత నేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి రాజా

తుని: రాష్ట్రంలో సంక్షేమానికి చిరునామా మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తుని పట్టణం శ్రీరామా సెంటర్లో పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్ అధ్యక్షతన మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి రాజా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎన్‌టీఆర్ పేదల కోసం కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం అమలులోకి తీసుకువస్తే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేదల కోసం ప్రవేశపెట్టిన రూ.2లు కిలో బియ్యాన్ని రూ.5.50 లకు పెంచిన ఘనుడన్నారు. ఆరోగ్యశ్రీ, 108 వాహనాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని ధ్వజమెత్తారు. 2019లో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.100 కోట్లతో ఖజానాను అప్పగించారని, ఇదే ఎల్లోమీడియా, చంద్రబాబు అండ్‌కోలు ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల జీతాలు ఎలాగ ఇస్తారని ప్రచారం చేశారన్నారు. జీతాలు ఇవ్వడమే కాదు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన సామర్థ్యాన్ని చాటుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో దేశంలోని 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రం 22వ స్థానంలో ఉండేదని, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నంబరు వన్ స్థానంలో ఉందని ఆర్‌బీఐ నివేదికలో ప్రకటించిందన్నారు. తలసరి ఆదాయంలో 17వ స్థానం నుంచి 9వ స్థానానికి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానానికి చేరుకుందన్నారు. ఐటీ విభాగంలో చంద్రబాబు హయాంలో రూ.500 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1500 కోట్లు ఉందన్నారు. ఇటీవల జరిగిన మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో హామీలను అమలు చేయాలంటే రూ.50 లక్షల కోట్లు కావాలన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 హామీలకు సంబంధించి తొలి సంతకం చేశారని, ఇందులో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలు రద్దుతో పాటు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపించి తీసుకువస్తామని చెప్పి మోసగించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలను నేరుగా ప్రజల అకౌంట్‌లో జమ చేస్తున్నారని, గడచిన నాలుగేళ్లలో 98.5 శాతం హామీలను అమలు చేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు మారీచుల కుట్రలను ప్రజల చెంతకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు పాటు కరోనాతో ఇబ్బందులు పడిన సంక్షేమాన్ని ఎప్పుడు ఆపలేదని, ఇది జననేత జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పురుషోత్తం గంగాభవాని, మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడి బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి, ఎంపీపీలు బొప్పన రాము, లగుడు శ్రీనివాస్, గాంధీసత్రం చైర్మన్ అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, తుని మండల పార్టీ అధ్యక్షుడు పోతల రమణ, లోవదేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జి, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ధర్మకర్త పేరూరి బద్రినారాయణ, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు పోతుల లక్ష్మణ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



జగ్గంపేటలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ఒమ్మి రఘురాం, పార్టీ నేతలు

జగ్గంపేటలో సంబరాలు

జగ్గంపేట: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురాం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. గ్రామంలో మోటారుబైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బాణసంచా కాల్చారు. అనంతరం కేక్ కట్ చేసి నేతలు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. జగ్గంపేట మండల ఉపాధ్యక్షుడు నక్కా శ్రీను, కాట్రావులపల్లి సర్పంచి పిట్టా సుగుణరావు, పార్టీ నేతలు చీపురుపల్లి రాఘవ, సత్తిబాబు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం



జల్దాం కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్

రౌతులపూడి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తుందని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాఘవపట్నం సచివాలయ పరిధిలోని జల్దాంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రామంలో ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, రోడ్లు తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. వెంటనే అధికారులను ఆదేశించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ వాసిరెడ్డి భాస్కరబాబు, డీసీసీబీ డైరెక్టర్ పులి మధు, గ్రామ వైఎస్సార్ సీపీ నాయకుడు యాదాల శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు యాదాల నూకరత్నం, పార్టీ నాయకులు సత్తిబాబు, ప్రసాద్, వెంకటరమణ, నాయకులు పాల్గొన్నారు.

పర్యావరణహిత జీవనశైలి అలవర్చుకోండి



ఎస్‌బీ పేటలో ప్రతిజ్ఞ చేయిస్తున్న సామాజిక వన విభాగం అధికారులు, ఉపాధి కూలీలు

తుని రూరల్: పర్యావరణాన్ని పరిరక్షించేలా మన జీవనశైలిని అలవర్చుకోవాలని సామాజిక వన విభాగం అధికారులు సూచించారు. మంగళవారం డి.పోలవరం శివారు సుభద్రయ్యమ్మపేటలో సామాజిక వన విభాగం డిప్యూటీ రెంజ్ ఆఫీసర్ పోతురాజు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలసి పర్యావరణం, అడవుల పరిరక్షణలో మానవుల జీవనశైలిపై అవగాహన సదస్సు, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి వనరులను, నీటి వనరులను పొదుపుగా వాడాలని, ఒకసారే వినియోగించే ప్లాస్టిక్ వద్దని, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించాలని, సుస్థిరమైన ఆహార పద్ధతులను పాటించాలని, వ్యర్థాలను తగ్గించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలు పాటించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు దినచర్యల్లో సాధ్యమైనన్ని ప్రకృతి ధర్మమైన మార్పులు చేసుకుంటామని ఉపాధి కూలీలతో ప్రతిజ్ఞ చేయించారు. నిత్యం నేను, నా కుటుంబం, స్నేహితులు పర్యావరణ అనుకూల అలవాట్లు అలవర్చుకునే దిశగా ప్రేరేపిస్తానని, దానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ సుర్ల గాంధీ, సామాజిక వన విభాగం సిబ్బంది సింహాచలం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి



విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న

ఏలేశ్వరం: అంటు రోగాలు ప్రబలకుండా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత అలవరుచుకోవాలని సీహెచ్‌ఎస్ ఎస్వీ రమణ అన్నారు. గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత, అంటు రోగాలపై అవగాహన కల్పించారు. లైబ్రేరియన్ కవికొండల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీహెచ్‌ఎస్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రతతో పాటు అంటు రోగాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వేసవి ఎండలతో వడదెబ్బకు గురి కాకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓలు జగ్గామణి, శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

వలంటీర్ల సేవలు అమోఘం

- ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్
- వలంటీర్లకు ఘనంగా సత్కారం

శంఖవరం: నిరుపేదల చెంతకు సంక్షేమ పథకాలు చేర్చిన వలంటీర్ల సేవలు అమోఘమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన వలంటీర్ వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న సేవామిత్ర అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో వలంటీర్లు ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందించడం అమోఘనీయమన్నారు. ఎంపీపీ పర్వత రాజుబాబు,వైఎస్ ఎంపీపీ ధారా వెంకట రమణ, ఎంపీడీఓ జె.రాంబాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా, మండల కన్వీనర్ నరాల శ్రీను, కో ఆప్షన్ సభ్యుడు గాబు కృష్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

తుని: ప్రభుత్వ పథకాలను పథకాలకు చేరువ చేయడంలో వలంటీర్లు సేవలు శ్లాఘనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో విశిష్ట సేవలు అందించిన పలువురు వలంటీర్లను ఆమె సత్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో వలంటీర్లు కీలకమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కుచ్చర్లపాటి రూపాదేవి, కౌన్సిలర్లు వాసంశెట్టి శ్రీను, మొల్లేటి ప్రబావతి, చింతకాయల భారతి, వారాధి జ్యోతి, చింతల సునీత, కర్రి జగదీష్, కోప్షన్ సభ్యుడు షేక్ బాబ్జి ఆహ్మద్, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



తుని మున్సిపల్ కౌన్సిల్ హాలులో వలంటీర్లను సత్కరిస్తున్న సీపీ సుధారాణి

కిర్లంపూడి: మండలంలోని శృంగరాయునిపాలెం, రామకృష్ణాపురం, ముక్కొల్లు గ్రామాల్లో మంగళవారం వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. శృంగరాయునిపాలెంలో సర్పంచ్ పట్టు చంటిబాబు, ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీను, రామకృష్ణపురం, ముక్కొల్లులో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో వలంటీర్లను శాలువాలతో ప్రశంసా పత్రాలతో సత్కరించారు. వలంటీర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో ఉరదాసు రామ్‌దర్‌బాబు, నాగార్జున, గుటూరీ పోలారావు, వనపర్తి వెంకటరమణ, కన్వీనర్లు , సెక్రటరీ కె.జ్యోతి ఉన్నారు.

కోటనందూరు: మండలంలో కోటనందూరు, కాకరాపల్లి గ్రామాల్లో వాలంటీర్లను వందనం కార్యక్రమం మంగళవారం జరిగింది. కోటనందూరులో సర్పంచ్ గర్సింగు శివలక్ష్మి ఆధ్వర్యంలో వలంటీర్లను సత్కరించి అభినందించారు. వాలంటీర్ల సేవలను నాయకులు, అధికారులు కొనియాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు గర్సింగు దొరబాబు, కొరుప్రోలు కృష్ణ, మల్లంపల్లి ప్రకాష్, దార్ల సూర్యచంద్ర, కురందాసు రాంబాబు, ఉల్లూరి శ్రీను, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యశర్మ, పంచాయతీ కార్యదర్శి రాజా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



శంఖవరంలో వలంటీర్లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్



రామకృష్ణాపురంలో వలంటీర్లను సన్మానిస్తున్న దృశ్యం

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

తుని రూరల్: తుని నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న తొమ్మిది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు (ఆయాలు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐసీడీఎస్ సీడీపీఓ జీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టును ఒక యూనిట్‌గా పరిగణించి, రూల్ కార్యకర్తల ఖాళీలు : తుని మండలంలో చామవరం(బీసీ-ఏ), తొండంగి మండలంలో ఎర్రయ్యపేట(బీసీ-ఏ), కోటనందూరు మండలంలో టి.జె.నగరం(బీసీ-డీ) పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆమె తెలిపారు. సహాయకుల ఖాళీలు : తుని మండలంలో అటికెవానిపాలెం(బీసీ-ఏ), తేటగుంట శివారు గవరపేట (ఓసీ), హంసవరం శివారు జిల్లేడుపాడు(ఎస్టీ), హంసవరం-2 (ఎస్సీ), తొండంగి మండలంలో ఎ.కొత్తపల్లి (ఓసీ), పి.అగ్రహారం-1(బీసీ-ఈ) పోస్టులు ఖాళీలు ఉన్నట్టు సీడీపీఓ పేర్కొన్నారు. అర్హతలు : అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకుల పోస్టులకు ఆయా గ్రామాల్లో స్థానికులైన వివాహితులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పదో తరగతి పాసై ఉండాలన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థినులు 2022 జూలై ఒకటి నాటికి 18 ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. నిర్దేశించిన ప్రదేశంలో స్థానికులైనట్టు తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో జత చేయాలన్నారు. అర్హులైన దరఖాస్తుదారులను సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్వ్యూ హాజరుకావాలన్నారు. అర్హులైన అభ్యర్థినులు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో ఈనెల 29 నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అందజేసి రశీదు పొందాలన్నారు. దరఖాస్తుతోపాటు విద్య, నివాసం, కుల, ఇతర అర్హత పత్రాలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ సంతకంతో కూడిన నకళ్లను జత చేయాలన్నారు.

కె.సూరంపాలెంలో సహాయకురాలు పోస్టు భర్తీకి..

గండేపల్లి: కె.సూరంపాలెంలో అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎ.నాగపార్వతి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రంగంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఈ పోస్టు భర్తీ కోసం స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 9 వరకు గడువు ఉందన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత



పాతకొట్టాంలో చెత్తను వేరు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్న ఈఓపీఆర్డీ అరుణ్‌కుమార్

కోటనందూరు: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని పంచాయతీ విస్తరణాధికారి జి.అరుణ్‌కుమార్ సూచించారు. పర్యావరణ లైఫ్‌స్టైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల వ్యాప్తంగా అన్ని చెత్త నుంచి సంపద కేంద్రాల వద్ద చెత్త రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాతకొట్టాంలో జరిగిన కార్యక్రమంలో ఈఓపీఆర్డీ అరుణ్‌కుమార్ పాల్గొని చెత్త నిర్వహణపై గ్రామస్తులకు, గ్రీన్ అంబాసిడార్లకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను ఇళ్లలోనే వేరు చేసి గ్రీన్ అంబాసిడార్లకు అందజేయాలన్నారు. సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూర్చడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి ఈ మహాయజ్ఞానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రజలు సోదరభావంతో మెలగాలి



నెల్లిపూడిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి



బొర్రంపాలెంలో వారధి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఐ సూర్యఅప్పారావు

శంఖవరం: గ్రామాల్లో ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి అన్నారు. నెల్లిపూడిలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలోను శాంతి కమిటీ ఏర్పాటు చేశామని, శాంతి భంగంకలుగకుండా చూస్తారన్నారు. ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టడంతో కమిటీ సభ్యులకు పలు జాగ్రత్తలను సూచించారు. ప్రత్తిపాడు సీఐ కిశోర్ బాబు, అన్నవరం ఎస్సై అజేయ్‌బాబు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరాల శ్రీను పాల్గొన్నారు.

సైబర్ నేరాల నివారణపై అవగాహన

గండేపల్లి: బొర్రంపాలెం గ్రామంలో మంగళవారం సైబర్ నేరాల బారిన పడకుండా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావు విచ్చేసి మాట్లాడుతూ ప్రజలు రోడ్డు ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు దాటేటప్పుడు వాహనాలను గమనించాలని తెలిపారు. గ్రామాల్లోలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు యువత పాల్పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఎస్సై వై.గణేష్‌కుమార్,గ్రామ సర్పంచి పోకల సుబ్బు, గ్రామస్తులు పాల్గొన్నారు.

20 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు

జగ్గంపేట: జె.కొత్తూరు గ్రామ శివారున సారా రవాణా చేస్తున్న కేసుబోయిన పండు బాబు అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. అతని వద్ద నుంచి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పండుబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు వివరించారు. ప్రజలకు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

కొత్తపల్లి: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని వైస్ ఎంపీపీ మదిరెడ్డి దొరబాబు అన్నారు. ఉప్పాడలో జరుగుతున్న ఉప్పాడ క్రికెట్ టోర్నమెంటు మంగళవారంతో ముగిసింది. ఉప్పాడ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఎండీబీ యూత్ టీమ్ జట్టు విజేతగా నిలిచింది. వీరికి షీల్డు అందజేశారు. ఈ టోర్నమెంటులో 12 టీములు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచే ఎంతో మంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కీడాకారులను ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రోత్సహించాలి. ఈ కార్యక్రమంలో దున్న హరినాథ రాజా, నక్కా సతీష్, సూరాడ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ నీటి పంపిణీయే లక్ష్యం

సామర్లకోట: పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీఎంఏ నయీం అహ్మద్ తెలిపారు. మంగళవారం గణపతినగరంలోని వాటర్ ట్యాంకులను శుభ్రపరచడాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాగార్జున ఫిల్టర్ చెరువులో నీటి మట్టం తక్కువగా ఉండటంతో ప్రతి రోజూ ఫిల్టర్ బెడ్ వద్ద నీటిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ట్యాంకులను శుభ్రం చేయగా వచ్చిన నీటిని వాల్వుల ద్వారా బయటకు విడిచి పెడుతున్నట్టు తెలిపారు. బుధవారం కొట్లమ్మ చెరువు వద్ద ఉన్న ట్యాంకులను శుభ్రం చేయిస్తామని చెప్పారు.

రేపటి నుంచి జెడ్పీ సభ్యులకు శిక్షణ

సామర్లకోట: ప్రజా ప్రతినిధులకు శిక్షణలో భాగంగా గురువారం నుంచి జూన్ 21 వరకు తొమ్మిది జిల్లా పరిషత్తుల పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్టు విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ) ప్రిన్సిపాల్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జె.వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లా పరిషత్తులు విభజన జరగక పోవడంతో పూర్వ జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని సభ్యులకు ఆరు బ్యాచ్‌లల్లో బ్యాచ్‌కు మూడు రోజుల చొప్పున శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణను పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. శ్రీకాకుళం నుంచి 39 మంది, విజయనగరం నుంచి 34, విశాఖపట్నం నుంచి 40, తూర్పు నుంచి 60, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 49 మంది జెడ్పీటీసీ సభ్యులు శిక్షణకు హాజరవుతారని తెలిపారు. వీరికి పంచాయతీరాజ్ చట్టం, ప్రజా పరిషత్తుల ఏర్పాటు, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నిక, పదవీకాలం, రాజీనామా, జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్, వైస్‌చైర్మన్, సభ్యుల విధులు, అధికారాలు, బాధ్యతలు, బదలాయించిన శాఖలపై శిక్షణ ఉంటుందన్నారు.

373 మందికి వైద్య సేవలు



పెరుమాళ్లపురంలో రోగులను పరీక్షలు చేస్తున్న బాలాజీ

తొండంగి: మండలంలోని కె.పెరుమాళ్లపురం, తలపంటిపేట గ్రామాల్లో మంగళవారం ఉచిత చర్మ, కంటి వైద్య శిబిరాలు జరిగాయి. పెరుమాళ్లపురంలో డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్మ వ్యాధుల వైద్యశిబిరంలో 150 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. తలపంటిపేటలో జరిగిన కంటి శిబిరంలో పరిసర గ్రామాల నుంచి వచ్చిన 223 మందికి కంటి వైద్యులు అలేఖ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. 35 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి, శస్త్ర చికిత్సకు సూచించామన్నారు. వీరిని కిరణ్ కంటి ఆసుపత్రి వాహనంలో కాకినాడ తరలిస్తామన్నారు. అలాగే 68 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించామన్నారు. శస్త్రచికిత్స, కళ్లజోళ్లకు అయ్యే రూ.2.45 లక్షల ఖర్చు కాకినాడ సెజ్ భరిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రోగులకు ఉచిత ప్రయాణం, భోజన వసతి సైతం కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది, కాకినాడ సెజ్, అరబిందో ఫార్మ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.